

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

● ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ 8లో



చల్ చల్ గుర్రం..

కనుమరుగైన గుర్రాలు.. ఇప్పుడు మళ్లీ ఛల్ ఛల్ గుర్రం...చలాకీ గుర్రం... అంటూ గుర్రాలు దౌడు తీస్తున్నాయి. 8లో



శివారు గ్రామాల్లోనూ అభివృద్ధి

మన్యంలోని శివారు గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. 9లో

న్యూస్‌రీల్

రేపటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ

రంపచోడవరం: రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19 నుంచి ఐదు రోజులపాటు చేపలు,రొయ్యలతో విలువధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్త జె.వీరాంజనేయులు తెలిపారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి హైదరాబాద్ వారి ఆర్థిక సహాయంతో ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆసక్తి గల వారు 9553364265 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

మత్స్యగెడ్డలో గిరిజనుడు గల్లంతు

● చేపల వేట సాగిస్తుండగా ఊబిలో చిక్కుకోవడంతో ప్రమాదం



గల్లంతైన నీలకంఠం

పెదబయలు: మండలంలోని గంపరాయి పంచాయతీ కుల్లుభ గ్రామానికి చెందిన గిరిజనుడు వంతాల నీలకంఠం (32) మత్స్యగెడ్డలో గల్లంతయ్యాడు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెదకోడాపల్లి పంచాయతీ బంగారుపుట్టు, సదురుగుమ్మి ప్రాంతంలోని మత్స్యగెడ్డ వద్దకు చేపలవేటకు వెళ్లాడు. లోతుగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో ఊబిలో చిక్కుకుపోయి గల్లంతయ్యాడు. ఇక్కడి సమీపంలో పశువులు కాస్తున్న వారు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ఈతగాళ్లు మత్స్యగెడ్డలోకి దిగి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై స్థానిక ఎస్ఐ పులి మనోజ్‌కుమార్‌ను వివరణ కోరగా ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని, దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

బాలింత మృతి



బాలింత మృతదేహం

అనంతగిరి: మండలంలోని మారుమూల పంచాయతీ కేంద్రం పెదకోటకు చెందిన కె.సునీత (29) అనే ఆరు నెలల బాలింత అనారోగ్యంతో మంగళవారం మృతిచెందింది. ఆరునెలల క్రితం ఎస్‌కోట ఆస్పత్రిలోని సునీత ఆడశిశువుకు జన్మనిచ్చింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యసేవలు నిమిత్తం కుటుంబ సభ్యులు ఆమెను సోమవారం చోడవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ మృతిచెందింది. పెదకోట గ్రామంలోని విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంపీపీ శెట్టి నీలవేణి సంతాపం తెలిపారు. అనంతరం పినకోట పీహెచ్‌సీ సందర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. బాలింత మృతికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.


అనారోగ్యంతో చిన్నారి మృతి



చిన్నారి మృతదేహం

అనంతగిరి: మండలంలోని ఎగువశోభ పంచాయతీ పోర్నపోదోర్ గ్రామానికి చెందిన పొట్టంగి రాంబాబు, సుమీల దంపతులకు రెండో కాన్పులో పుట్టిన నాలుగు నెలల చిన్నారి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. గతవారం ఇదే గ్రామంలో రెండు నెలల శిశువు మృతి చెందింది. తక్షణమే వైద్య సిబ్బంది స్పందించి చిన్నారుల మృతికి గల కారణాలను గుర్తించడమే కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ గంగరాజు కోరారు. అనంతగిరి గ్రామంలో రెండు వారాల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న 5 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్తే కనీసం పట్టించుకోలేదని, ఎస్‌కోట ఆస్పత్రికి రిఫర్ చేశారని, దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు మృత్యువాతపడుతున్నారని, సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

చలిగాలుల విజృంభణ



పాడేరు-జి.మాడుగుల రోడ్డులో ఉదయం 10 గంటలకు దట్టంగా కురుస్తున్న మంచు

సాక్షి,పాడేరు: ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది.మంగళవారం ఉదయం 10.30 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. చలిగాలులు విజృంభించాయి. పాడేరు మండలం మినుములూరులో 11 డిగ్రీలు,అరకులోయలో 13.1 డిగ్రీలు, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక లంబసింగి.. లెక్క పక్కా..!

● త్వరలో ఆటోమెటిక్ రెయిన్ గేజ్ స్టేషన్
● వర్షపాతం, ఉష్ణోగ్రతల నమోదుకు వీలు
● ఇన్నాళ్లూ అంచనా వాతావరణ గణాంకాలు
● ఇకపై కచ్చితమైన సమాచారం
● ఏర్పాటుకు ఐఎండీ సన్నాహాలు



లంబసింగి సమీపంలోని చెరువులవేనంలో మంచుతో ఆహ్లాదకర దృశ్యాలు



సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశ్మీరుగా ఖ్యాతి గడించింది. ×0℃ (సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి **అందాలను తనివి** తీరా ఆస్వాదిస్తారు. శీతాకాల**ంలో లంబసింగిలో** ×జీరో℃ డిగ్రీల ఉష్ణోగ్రత న**మోదైందట! అంటూ** జనం తరచూ విశేషంగా చర్చిం**చుకుంటారు. కానీ ఆ** లెక్క పక్కా కాదని ఎంతమంది**కి తెలుసు? అక్కడ** ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతా**న్ని గాని నమోదు** చేసే యంత్రాంగం లేదు. అల్లూ**రి సీతారామరాజు** జిల్లా చింతపల్లి మండలంలో **లంబసింగి ఉంది.** ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూ**రంలోని చింతపల్లి** ప్రాంతీయ వ్యవసాయ పరిశో**ధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్)**లో నమోదయ్యే కనిష్ట **ఉష్ణోగ్రతల కంటే** లంబసింగిలో రెండు డిగ్రీలు **తక్కువగా రికార్డయి**నట్టు చెబుతున్నారు. ఉదాహర**ణకు చింతపల్లిలో 2** డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదై**తే లంబసింగిలో '0'** డిగ్రీలు రికార్డయినట్టు అం**చనా వేస్తున్నారు.** ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది.



ఏర్పాటు చేయనున్న ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్

లంబసింగిలో ఏఆర్‌జీ..

తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్‌జీ) స్టేషన్‌ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్‌జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్‌జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద 'సాక్షి'కి చెప్పారు.

సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో..

లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్‌లా గడ్డ కట్టుకుపోతుంది. అంతే కాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది.

కొర్రబయలు నుంచి లంబసింగి..

లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం . ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు.

పెదబయలులో డీజిల్, పెట్రోల్ కొరత

● ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

పెదబయలు: మండల కేంద్రమైన పెదబయలులో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు డీజిల్,పెట్రోల్ కొరత కారణంగా మూతపడింది. నిల్వలు లేకపోవడంతో మంగళవారం ఉదయం నుంచి బంక్‌ను మూసివేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు ఇదే బంక్ ప్రధానం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలో పాడువ పెట్రోల్ బంక్ నుంచి తెచ్చుకున్నారు.

జీసీసీ బంక్‌లో తరచూ ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ఆశాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. పెట్రో, డీజిల్ కొరతలేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

దీనిపై జీసీసీ మేనేజర్ గాసిని వివరణ కోరగా డీజిల్ కొరత లేదని, పెట్రోల్ నిమిత్తం కంపెనీకి నగదు చెల్లించామని, స్టాక్ రావడం జాప్యమైందన్నారు. సంక్రాంతి పండగ కారణంగా సేల్ బాయ్స్ సెలవు వల్ల అమ్మకానికి వీలుపడలేదని, రేపటి నుంచి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఘాట్ రోడ్డులో ట్యాంకర్ బోల్తా

● రూ.4 లక్షల విలువైన గమ్ కెమికల్ నేలపాలు



పాడేరు ఘాట్‌లో బోల్తా కొట్టిన కెమికల్ ట్యాంకర్

సాక్షి,పాడేరు: ఢిల్లీ నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని గమ్ తయారీ కంపెనీకి తరలిస్తున్న కెమికల్ ట్యాంకర్ మంగళవారం పాడేరు ఘాట్‌లో అదుపుతప్పి బోల్తా కొట్టింది. సుమారు రూ.4లక్షల విలువైన కెమికల్ నేలపాలైంది. డ్రైవర్ చిన ఖాదర్, క్లీనర్ నాగరాజు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరిద్దరు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన వారు. ఢిల్లీలో ఈనెల 13వ తేదీన గమ్ కెమికల్‌తో ట్యాంకర్ బయలుదేరినట్టు వారు తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, పాడేరు మీదుగా అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురానికి దగ్గర కావడంతో ఈమార్గంలో బయలుదేరినట్టు వారు వివరించారు. పాడేరు ఘాట్‌లోని రాజాపురం సమీపం వద్దకు వచ్చేసరికి లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రంజిత్‌కుమార్ తెలిపారు.

'దోనుగుమ్మల'కు పర్యాటకుల తాకిడి



జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు

గూడెంకొత్తవీధి: మండలంలోని దోనుగుమ్మల జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ జలపాతాల వద్ద స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

వై.రామవరం: మక్కనుమ సందర్భంగా మంగళవారం మండలంలోని పూతిగుంట పరమేశ్వరుని ఆలయం ఎదుట ఉన్న జలపాతం సందర్శకులతో కళకళలాడింది. ఇక్కడి ఆలయానికి వచ్చిన వారు జలపాతాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారు. పూతిగుంట పరమేశ్వరుని ఆలయ కమిటీ సభ్యులు కలిమెల బాబూరావు తదితరులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.



పూతిగుంట జలపాతం వద్ద స్నానాలు

మూఢ నమ్మకాల బారిన గిరిజనం



రత్నాపురంలో హత్యకు గురైన దంపతులు (ఫైల్)

● అనారోగ్యానికి గురైతే మంత్రగాళ్లతో పూజలు
● చేతబడి అనుమానంతో హత్యలకు దారి తీస్తున్న దాడులు

చింతూరు: మన్యంలోని గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలు హత్యలకు దారి తీస్తున్నాయి. గతేడాది జూలైలో మండలంలో రత్నాపురంలో దంపతులు హత్యకు గురయ్యారు. తాజాగా సోమవారం స్టాఫర్డ్‌పేటలో మరో జంటను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం తెలిసిందే. మన్యంలోని గిరిజన గ్రామాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

అనారోగ్యం పాలైనా..మృతి చెందినా..

కుటుంబసభ్యుల్లో ఎవరైనా అనారోగ్యం పాలైనా, మృతిచెందినా ఫలానా వారు మంత్రాలతో చేతబడి చేయడమే కారణమని ఇక్కడి గిరిజనులు బలంగా నమ్ముతున్నారు. తమ వారెవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వెజ్జోళ్ల(మంత్రగాళ్లు)ను ఆశ్రయిస్తున్నారు. సదరు మంత్రగాడు గ్రామానికి చెందిన ఫలానా వ్యక్తి కుటుంబం చేతబడి చేశాడంటూ మాయమాటలు చెప్పి అనారోగ్యానికి గురైన వ్యక్తుల నుంచి కోడి, మద్యం, డబ్బులు వసూలు చేసి తన పబ్బం గడుపుకుంటాడు. ఆ మాటలను పూర్తిగా విశ్వసించిన సదరు కుటుంబసభ్యులు మంత్రగాడు చెప్పిన కుటుంబంపై కక్ష పెంచుకుంటున్నారు. తమవారి అనారోగ్యం లేదా మృతికి కారణమైన ఆ కుటుంబాన్ని ఎలాగైనా హతమార్చాలని భావించిన వారు అదను చూసి దాడులకు పాల్పడి అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. అనుమానం పెనుభూతమై క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతూ సాటి కుటుంబాలను అనాథలు చేయడమే కాకుండా కటకటాల పాలవుతున్నారు.

చేతబడి అనుమానంతో..

మండలంలోని రింగల, లచ్చిగూడెంలో ఇదే తరహాలో జంటల హత్య గతంలో చోటుచేసుకున్నాయి. గతేడాది జూలైలో రత్నాపురంలో గిరిజన దంపతులు దూబి రంగయ్య (51), దూబి ముత్తమ్మ (45)ను చేతబడి అనుమానంతో హతమార్చారు. స్టాఫర్డ్‌పేటలో జరిగిన ఘటనలో గ్రామానికి చెందిన మిడియం లక్ష్మయ్య(54), భార్య సింగమ్మ(52) కూడా అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు.

అవగాహన కల్పిస్తున్నాం

మారుమూల గ్రామాల్లోని గిరిజనుల్లో అనారోగ్య సమస్యలే ఉంటాయి. ఆస్పత్రులకు వెళ్లకుండా వెజ్జోళ్లను ఆశ్రయిస్తుండడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై గ్రామపెద్దల సహకారంతో మారుమూల గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. ఐటీడీఏ సహకారంతో గ్రామాల్లో వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నాం.

– కేవీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ, చింతూరు


అంబరాన్నంటిన సంబరం

ఏజెన్సీలో సంబరాల సందడి నెలకొంది. గిరిజనులు ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నెలాఖరు వరకు ఇవి కొనసాగనున్నాయి.

● కిముడుపల్లిలో ఘనంగా భారీజం ముగింపు వేడుక
● ఆకట్టుకున్న ఆయుధాల ప్రదర్శన
● ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిరిజనుల ప్రదర్శన



ఆయుధాలతో చావిడికి బయలుదేరిన పూజారి కుటుంబ సభ్యులు



గ్రామచావిడిలో సింగటి పాట



ఆయుధాలతో విన్యాసాలు చేస్తున్న పూజార్లు

పెదబయలు: మండలంలోని కిముడుపల్లిలో మంగళవారం నిర్వహించిన భారీజం పండగ ముగింపు గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, భిన్న కులాల ఐక్యతకు అద్దంపట్టేలా నిర్వహించారు. మూడేళ్లకోసారి ఈ పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజున ప్రారంభమై ముక్కనుమ రోజు ముగుస్తుంది. దీనిలో భాగంగా చివరి రోజు మంగళవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమం అంబరాన్నంటింది. ఇద్దరు పూజార్లు, 16 మందితో చేపట్టిన ఏడు సింగటి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలో కొలువై ఉన్న 148 మంది దేవతామూర్తులకు ఆహ్వానం పలుకుతూ గ్రామచావిడిలో ఈ కార్యక్రమం సాగింది. చావిడి వద్ద పూర్వీకుల ఆయుధాలను ప్రదర్శించారు. వీటితో చేపట్టి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పండగను తిలకించేందుకు లక్ష్మీపేట, పెదకోడాపల్లి, గోమంగి, కుంతుర్లు, పెదబయలు, సీకరి, పాడేరు తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. వివిధ గ్రామాల తరపున గిరిజనులు ప్రత్యేక వేషధారణలతో అలరించారు. బహుమతుల కోసం పోటీపడ్డారు. దంపుడు కోలాటం నిర్వహించారు. గ్రామచావిడి వద్ద కార్తీకమాసం నుంచి పండగ వరకు ప్రతిరోజూ థింసా నృత్యం నిర్వహించారు. గ్రామ గిరిజనులు మాంసం, మద్యం సేవించకుండా ఎంతో నిష్టగా ఉండి పూజలు నిర్వహించారు. గ్రామంలో కొలువైన శివకేశవులు పోతురాజు, భీమలగద్దె, చినవీరభద్రుడు, పెద వీరభద్రుడు, ఎండ్రికమ్మ, సంగోడమ్మ, టొంకోరమ్మ, గూనమ్మ తదితర 148 దేవతామూర్తులను ఆరాధించారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన వారితో గ్రామంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి కోడ వరహానందం, కిముడు శివలింగంనాయుడు, కోడ సింహాద్రి, శ్రీరామూర్తి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మిందొర, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, ఉద్యోగులు ఆధ్వర్యం వహించారు.

కొనసాగుతున్న సంబరాలు

సాక్షి,పాడేరు: జిల్లాలో సంక్రాంతి సంబరాల కొనసాగుతున్నాయి. గిరి సంప్రదాయ ప్రకారం నెలాఖరు వరకు సంక్రాంతి పండగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈమేరకు గ్రామాల్లో పండగ సందడి నెలకొంది. గిరిజన డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకులోయ, పాడేరు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, నాగులాపల్లి ధనలక్ష్మి తమ ప్రాంతాల్లో సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,జి.మాడుగుల జెడ్పీటీసీ డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి లగిశపల్లిలో గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు.



పాడేరు మండలం కందమామిడిలో థింసా నృత్యంతో అలరిస్తున్న గిరిజనులు



లగిశపల్లిలో థింసా నృత్యం చేస్తున్న జెడ్పీటీసీ మత్స్యరాస వెంకటలక్ష్మి

భక్తిశ్రద్ధలతో గంగమ్మతల్లి పండగ



థింసా నృత్యం చేస్తున్న గిరిజనులు



పల్లకీలో వెళ్తున్న పూజారి

అనంతగిరి: మండలంలోని కొండిబ పంచాయతీ సింగర్భంలో కొలువైన గంగమ్మతల్లి పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ పండగకు పూజారి సిరగం లైకోన్, ముఠా నాయుడు గుజ్జెల కృష్ణమూర్తినాయుడు ఆధ్వర్యం వహించారు. సింగర్భ గ్రామంతో పాటుగా తోకవలస, నమిడివలస, సిసాముండ, జామిగుడ, కోసమామిడి, గరిగుడ్డి, బొరిబొరివలస గ్రామాలకు చెందిన గిరిజనులంతా గిరిజన సంప్రదాయ ప్రకారం పూజారి లైకోన్, ముఠానాయుడు కృష్ణమూర్తినాయుడుని పల్లకిపై ఎత్తుకుని గుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆలయంలో అమ్మవారిని వారు దర్శించుకున్న తరువాత మిగతావారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు, జింక, పులి తదితర జంతువుల వేషధారణలో గిరిజనులు అలరించారు. ఈ సందర్భంగా గ్రామ గిరిజనులు మాట్లాడుతూ గ్రామాల్లో ఐక్యంగా ఉండాలని, సుఖసంతోషాలతో గడపాలని, పాడి పంటలు బాగా పండాలనే నమ్మకంతో ఈ పండగను మూడేళ్లకోసారి నిర్వహించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. ఎనిమిది గ్రామాలకు చెందిన వారమంతా ఒకచోట చేరి, మూడేళ్లకు ఒకసారి మాత్రమే రెండు రోజులు పాటు ఈ పండగను వేడుకగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు.





వివిధ రకాల వేషధారణలో గిరిజనులు

చల్ చల్ గుర్రం..

- దౌడుకు సిద్ధమైన రేసు గుర్రాలు
- సంక్రాంతి తీర్థాల్లో మొదలైన పోటీ
- గుర్రాల పెంపకంపై యువకుల ఆసక్తి


గుర్రానికి శిక్షణ ఇస్తున్న రౌతు


గుర్రపు స్వారీపై శిక్షణ పొందుతున్న యువకులు

చోడవరం: ఒకప్పుడు టక్‌చిక్..టక్‌చిక్... గిట్టల శబ్దం వచ్చిందంటే రైలు బండి వేగాన్ని తలపించే గుర్రం జట్కా బళ్లు అందరికీ గుర్తొచ్చేవి. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో ఇవే ప్రధాన రవాణా వాహనంగా ఉండేవి. మారిన కాలంలో ఇవి కనుమరుగయ్యాయి. ఇప్పుడు మరలా ఛల్ ఛల్ గుర్రం...చలాకీ గుర్రం... అంటూ గుర్రాలు పరుగులు తీస్తున్నాయి. రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన గుర్రపు స్వారీ, పరుగు పందేలు ఇప్పుడు గ్రామీణ తీర్థ మహోత్సవాల్లో పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. కేవలం క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పందేలను చూసేందుకు జనం కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో కేవలం పందేల కోసమే కొంతమంది గుర్రాలను పెంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. జైపూర్ మహారాణి పాలించిన మాడుగులలో దసరా రోజున ప్రత్యేకంగా గుర్రాల సంత నిర్వహించేవారు. కాలక్రమేణా దీనికి ఆదరణ తగ్గింది. మన్యం ప్రాంతాలకు వెళ్లేందుకు మైదాన గిరిజన గ్రామాలకు చెందిన వారు నేటికీ గుర్రాలనే రవాణాకు ఉపయోగిస్తున్నారు. దీనితో మైదాన గిరిజన గ్రామాల్లో వీటి పెంపకం పెరిగింది.

మూడు రకాలుగా గుర్రపు పందేలు

మొదటి రకం: పోటీకి వచ్చిన గుర్రాల సంఖ్యను బట్టి రెండు, మూడు గ్రూపులుగా విభజించి ఒకేసారి 5 నుంచి 7 గుర్రాలను పందెంలోకి దించి పరుగు స్వారీ చేస్తారు. వీటిలో ముందువచ్చిన గుర్రం విజేతగా నిలుస్తోంది. ఎక్కువ ఆట స్థలం ఉన్న చోట ఈ పందేలు నిర్వహిస్తారు.

- రెండో రకం: రెండేసి గుర్రాలను పోటీలోకి దించి గెలుపొందిన వాటికి మరలా పోటీ పెట్టి ఫైనల్‌లో విజేతను ప్రకటిస్తారు.
- మూడో రకం: ఒక్కొక్కటి పోటీలో పెట్టి ఏ గుర్రం తక్కువ సమయంలో నిర్దేశించిన గమ్యాన్ని చేరుతుందో అది గెలిచినట్టుగా నిర్ణయిస్తారు. ఈ పందేలే ఇప్పుడు ఎక్కువగా గ్రామాల్లో జరుగుతున్నాయి. తీర్థాల్లో ఈ పోటీలను అందరూ చూడాలంటే గ్రామానికి సమీపంలోనే నిర్వహించాల్సి వస్తోంది. దీంతో టైమింగ్ పందేలే ఎక్కువగా జరుగుతున్నాయి.

మేలుజాతి గుర్రాలకే డిమాండ్

గుర్రాల సంతతి అంతరించిపోతున్నా మేలు జాతికి చెందిన గుర్రం రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ అమ్ముడుపోతోంది. రాజస్థాన్, గుజరాత్, హైదరాబాద్, జైపూర్, కటక్ ప్రాంతాల నుంచి వీటిని కొనుగోలు చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఇవి పోటీల్లో పరుగులు తీస్తుంటే ఆ ఆనందమే వేరు.

జిల్లాలో గుర్రాలు పోటీలు షురూ..

సంక్రాంతి తీర్థాలు, గ్రామదేవతల ఉత్సవాలను పురస్కరించుకుని గుర్రం పరుగుల పోటీలు ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. ఈ నెల 19న జిల్లాలో అతి పెద్ద పండగైన చోడవరం మండలం రాయపురాజుపేట భూలోకమాత అమ్మవారి తీర్థ మహోత్సవం, బుచ్చెయ్యపేట మండలం రాజాం, ఆనందపురం గ్రామాల్లో పండగలు సందర్భంగా జిల్లా స్థాయి గుర్రాల పరుగుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20న భోగాపురం, 26న శీమునాపల్లి గ్రామాల్లో జిల్లా స్థాయి గుర్రం పరుగు పందాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీటితోపాటు రావికమతం, మాడుగుల, అచ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం, కోటవురట్ల, రాంబిల్లితోపాటు రాజరిక కీర్తిని సంతరించుకున్న పద్మనాభం, ఎస్.కోట, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో గుర్రపు పందేలు జోరుగా నిర్వహిస్తుంటారు.

పోటీలకు సిద్ధం



రెండేళ్లలో తూర్పుగోదావరి జిల్లా తుని, సామర్లకోటలో జరిగిన రాష్ట్ర స్థాయి గుర్రపు పరుగుల పోటీలో రుద్ర రైడర్ పేరుతో నా గుర్రాన్ని పోటీకి దించాను. ఈ పోటీల్లో మొత్తం 150 గుర్రాల వరకు వివిధ జిల్లాల నుంచి పాల్గొన్నాయి. అతి తక్కువ సమయంలో 3.11.6 నిమిషాల్లో 4 కిలో మీటర్ల మేర పరుగు పెట్టి నా గుర్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం చేశాను.

–దాడి కోటేశ్వరరావు, గుర్రపు స్వారీ చేసేవాడు, రాయపురాజుపేట

ఆ ఆనందమే వేరు..



గుర్రపు స్వారీలో ఉండే ఆనందమే వేరు. పోటీలో పాల్గొనే గుర్రాలకు మంచి దాణా పెట్టాలి. మేలు జాతి గుర్రాలైతే రూ.2, 3 లక్షలు వరకు ధర ఉంటుంది. నేను రూ.1.30 లక్షలు పెట్టి గుర్రాన్ని కొన్నాను. అనేక సార్లు పోటీల్లో పాల్గొని చాలా బహుమతులు గెలిచాను. పందేల్లో గుర్రంపై దౌడు తీస్తుంటే ఆ జోష్ చాలా బాగుంటుంది.

– రాజేష్, గుర్రం పెంపకందారుడు, గోపాలపట్నం

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాలి

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు


జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

తుమ్మపాల: సచివాలయ వ్యవస్థ అనేది సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక అని, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సచివాలయ కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయడం, సమస్యలు లేని విధంగా సేవలు అందించేందుకు సచివాలయ కన్వీనర్లకు పూర్తి బాధ్యత ఉంటుందన్నారు. ప్రభుత్వమిచ్చే ప్రతి సంక్షేమ పథకం సచివాలయ కన్వీనర్ల ద్వారా అందించాలన్నారు. మండలాలు, గ్రామాల వారీగా సచివాలయాల కన్వీనర్లతోపాటు, ప్రతి వలంటీర్ పరిధిలో గృహ సారధులను నియమిస్తున్నట్టు తెలిపారు. పూర్తి బాధ్యతతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయకేతనం ఎగరేసే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుద కళ్యాణి, ఉత్తరాంధ్ర జేసీఎస్ సచివాలయ కన్వీనర్ల కోఆర్డినేటర్ హర్షవర్దన్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చిన్నతీనార్లలో అతిసారం

- 20 మందికి వాంతులు, విరేచనాలు
- గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
- పలువురికి నక్కపల్లిలో చికిత్స


అతిసార సోకిన వారికి నక్కపల్లి పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్న వైద్యసిబ్బంది

నక్కపల్లి: మండలంలోని మత్స్యకార గ్రామమైన చిన్న తీనార్లలో డయేరియా ప్రబలడంతో రెండు రోజుల నుంచి సుమారు 20 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. పండగ సందర్భంగా ఎక్కువగా మాంసాహారం తినడం వల్ల అతిసార సోకినట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో సిరిపల్లి రాజమ్మ, చోడిపల్లి జగ్గన్న, గోసలా నాగమణి, చోడిపల్లి వెంకయ్యమ్మ, గారికిన సింహాచలం, గోవిందు, దూది కన్నయ్యమ్మ, దూది తనూజా, కంబాల నూకాలమ్మ, కంబాల కొందడు, తాతాజీ, చోడిపల్లి చిట్టి తదితర్లు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గోడిచర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి కిషోర్ ఆధ్వర్యంలో చిన్నతీనార్లలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. చేపలు, మాంసం తినవద్దని దండోరా వేయించారు. కాచి, చల్లార్చిన నీరు తాగాలని, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. అతిసార పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు.

కొట్లాట కేసులో ఆరుగురి అరెస్టు


జి.నగరంలో విచారణ చేస్తున్న డీఎస్పీ ప్రవీణ్‌కుమార్

మాకవరపాలెం: కొట్లాట కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణారావు తెలిపారు. సోమవారం రాత్రి మండలంలోని జి.నగరంలో వాలీబాల్ ఆట సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్రలతో దాడికి దిగిన ఒక వర్గానికి చెందిన ఆరుగురిని మంగళవారం అరెస్టు చేశామని ఎస్‌ఐ తెలిపారు. నర్సీపట్నం డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ గ్రామంలో విచారణ జరిపారు. మళ్లీ వివాదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులను ఆయన హెచ్చరించారు.

క్రీడాకారుడికి ఘన సన్మానం


క్రీడాకారుడు రమేష్‌ను సన్మానిస్తున్న గ్రామస్తులు

కూనవరం: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన క్రీడాకారులు శీలం రమేష్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం సీనియర్ నాయకులు మేకల నాగేశ్వరరావు అన్నారు. సంక్రాంతి సంబరాల్లో బాగంగా ముల్లూరు గ్రామంలో నిర్వహించిన ఆటల పోటీలు ముగింపు సందర్భంగా మంగళవారం ముల్లూరు గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనుడు శీలం రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన బాడీ బిల్డింగ్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంతో ప్రతిభ కనబరిచి మండలానికి గర్వకారణంగా నిలిచాడని, పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడని కొనియాడారు. మేకల అఖిల్ జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబసభ్యులు రమేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, రూ.10వేల నగదు అందజేశారు. అలాగే స్థానిక యువత హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా మూడు వేల నగదు అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బరపాటి ప్రకాష్‌రావు, సోమక సత్యనారాయణ, హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు తాళ్లసాయి, గంపలరాజు, బర్లరాజు, మేకల విజయ్, చిందిరం సాయి, శీలం రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

టేబుల్ టెన్నిస్ పోటీలకు 21లోగా నమోదు

తుమ్మపాల: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో ఈ నెల 22న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ లీగ్ (ఫేస్–2) యు–13, యు–17, ఒపెన్ (బాయ్స్, బాలికలు) పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 21వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య క్రీడాశిక్షకులు ఎన్.సూర్యారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్, వయసు ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 21 తేదీ ఉదయం 12 గంటల లోగా వాట్సాప్ నంబర్‌కు 984829333కు పంపించి పేరు నమోదు చేసుకోవాలన్నారు.

ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరూ రూ.300 చొప్పున గుంటూరు బీఆర్ స్టేడియంలో చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కోచ్ ఫోన్ నంబర్‌ను 8247635751ను సంప్రదించాలన్నారు.

అపూర్వ కలయిక.. అద్వితీయ వేడుక


లాలంకోడూరు ఉన్నత పాఠశాలలో సమావేశమైన పూర్వ విద్యార్థులు


తాండవ రిజర్వాయరు వద్ద సమావేశమైన పూర్వ విద్యార్థులు

రాంబిల్లి: ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అంటూ 20 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకుని సందడి చేశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి చిలిపి చేష్టలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మండలంలోని లాలంకోడూరు ఉన్నత పాఠశాలలో 2003 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఇదే బ్యాచ్‌కు చెందిన కశిరెడ్డి లక్ష్మణరావు ఎస్‌ఐ ఉద్యోగం సాధించడంతో అభినందించారు. ఉపాధ్యాయులను సన్మానించారు. సహ విద్యార్థులను కష్ట పరిస్థితుల్లో ఆదుకునేందుకు సహాయ పడాలని నిర్ణయించుకున్నారు.

మూడు ప్రాంతాల్లో సందడి..

నాతవరం: పూర్వ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. మండలంలో డి.యర్రవరం హైస్కూల్‌కు చెందిన 1996 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు మంగళవారం నల్లకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమ్మేళనమయ్యారు. ఇదే హైస్కూల్‌కు చెందిన 2003 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తాండవ రిజర్వాయరుపై సమ్మేళనమయ్యారు. మదర్ విద్యా సంస్థలు కాలేజీకి చెందిన 2007 ఇంటర్మీడియట్ బ్యాచ్ విద్యార్థులు బుచ్చెంపేట నూకాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కలుసుకున్నారు. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసుకున్నారు. సంహపంక్తి భోజనాలు చేశారు. గంటల తరబడి పిచ్చాపాటి కబుర్లతో జీవిత విశేషాలు చెప్పుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వ గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. హైస్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు తీర్మానించారు. కష్టాల్లో ఉన్న తోటి స్నేహితులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

కోస మాంసానికి గిరాకీ


కోడిని కాల్చి విక్రయానికి సిద్ధం చేస్తున్న దృశ్యం

రాజవొమ్మంగి: సంక్రాంతి సందర్భంగా ఏజెన్సీలో సంప్రదాయబద్ధంగా కోడి పందాలు జరిగాయి. పందెంరాయుళ్లు కోస మాంసానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాగా కోడిపందాల్లో ఓడిపోయిన, లేదా చనిపోయిన కోడిని కోస అని పిలుస్తారు. ఈ కోస కోడి మాంసానికి ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంత గిరాకీ ఏర్పడింది. సాధారణంగా పందెం కోడిని వేలాది రూపాయలు వెచ్చించి పెంచుతారు. జీడిపప్పు, బాదంతో పాటు చిరుధాన్యాలు పెడతారు. రోజు స్నానం చేయిస్తారు. ఆ కోడికి ఎటువంటి అనారోగ్యం రాకుండా ఎంతో శ్రద్ధతో చూస్తారు. ఈ విధంగా పెంచిన కోడిని పందెనికి సిద్ధం చేస్తారు. పందెంలో ఓడినా, గెలిచినా కోడిని కోసగా పిలుస్తారు. కోస కోడి మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది.

జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పోటీ విజేత ఎం.కొత్తపల్లి


జిల్లా స్థాయి పోటీల్లో పరుగు తీస్తున్న ఎడ్లబండి

చోడవరం: మండలంలోని ముద్దుర్తిలో సీతారాముల తీర్థ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పరుగు పోటీల్లో నంబారు గాయత్రి (ఎం.కొత్తపల్లి) ఎడ్లు ప్రథమ బహుమతి రూ.12 వేలు గెలుచుకున్నాయి. తర్వాత వరుస స్థానాల్లో నిలిచిన ముమ్మన రామకృష్ణ (నర్సయ్యపేట) ఎడ్లు రూ.10 వేలు, మహాదేవ్ శ్యామ్‌కుమార్ (లక్ష్మీపురం) ఎడ్లు రూ.8 వేలు, నంబారు నాయుడు (ఎం.కొత్తపల్లి) ఎడ్లు రూ.6 వేలు, సిద్ధి వినాయక (మంగళాపురం) ఎడ్లు రూ.4 వేలు, పాచిలి నాగరాజు (ఎం.కోటపాడు) ఎడ్లు రూ.3 వేలు గెలుచుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ పల్లా సంతోషి రమణ, స్కూల్ కమిటీ చైర్మన్ మలపురెడ్డి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ మలపురెడ్డి దేముడమ్మ, నాయకులు మోసూరు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బుద్ధ గంగరాజు, బోడి సూరిబాబు, సచివాలయ కన్వీనర్ బోడి అప్పలస్వామినాయుడు, యాదవ సంక్షేమ సంఘం కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మొల్లి ప్రసాద్, వెంకన్నపాలెం సర్పంచ్ మొల్లి ఈశ్వరరావు, పాల సంఘం అధ్యక్షుడు బుద్దల నాగరాజు, ఎంపీపీ స్కూల్ కమిటీ చైర్మన్ బోడి పైడిరాజు పాల్గొన్నారు.

పేదలకు సేవ చేయడం మహాభాగ్యం


పేదలకు రగ్గులు పంపిణీ చేస్తున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీపీ శెట్టి నీలవేణి, వైస్ ఎంపీపీ తదితరులు

అనంతగిరి: పేదలకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోరారు. కివర్ల పంచాయతీ జాలడ గ్రామంలో పాస్టర్ దూరియ ఇమ్మానుయేలు, వైస్ ఎంపీపీ శకుంతల, సర్పంచ్ ముత్యాలమ్మ ఆధ్వర్యంలో ఏట్రినల్ లైట్ సంస్థ మంగళవారం సుమారు 400 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఏట్రినల్ లైట్ సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్‌ను అభినందించి ప్రశంసించారు. గిరిజన ప్రాంతంలోని ఏట్రినల్ లైట్ సంస్థ మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అందుకు తను సహకారం అందిస్తానన్నారు. ఎంపీపీ శెట్టి నీలవేణి, సర్పంచ్‌లు అన్నపూర్ణదేవి, సీతయ్య, మార్కెట్ యార్డు డైరెక్టర్ సూర్యానారాయణ, నాయకులు నాగేశ్వరరావు, దేముడు, సోషల్ మీడియా కన్వీనర్ పాంగి సతీష్, వలంటీర్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

నంది తీర్థానికి పోటెత్తిన భక్తులు

- పల్లెల్లో కొనసాగుతున్న తిరునాళ్లు

నక్కపల్లి : సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని గ్రామాల్లో తీర్థాల సందడి కొనసాగుతోంది. పెద్ద పండగ సందర్భంగా పల్లెల్లో బంధువుల, స్నేహితుల రాక కారణంగా ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామదేవతల ఆలయాల వద్ద తిరునాళ్లు నిర్వహిస్తారు. సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే తప్పెటగుళ్లు, తోడపెద్దు సంబరాలు, కోలాటాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ప్రధాన గ్రామాల్లో ఇటువంటి తిరునాళ్లు భారీ స్థాయిలో నిర్వహించడంతో చుట్టుపక్కల పల్లెవాసులంతా ఈ తిరునాళ్లకు తరలివచ్చారు. ఈ తిరునాళ్లు దాదాపు 10 రోజులపాటు కొనసాగుతాయి. ముక్కనుమ సందర్భంగా మంగళవారం మండలంలో నక్కపల్లి, ఒడ్డిమెట్ల, జి.కొత్తూరులలో తిరునాళ్లు జరిగాయి. ఒడ్డిమెట్లలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీ గణపతి ఆలయం వద్ద బుధవారం పెద్ద తిరునాళ్లు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు విఘ్నేశ్వరుడ్ని, లక్ష్మీనారాయణున్ని, నవగ్రహ ఆలయాలను దర్శించుకున్నారు.

కనుమతీర్థం సందడి

నక్కపల్లి నూకాలమ్మ ఆలయం వద్ద ఉన్న నందీశ్వరుని విగ్రహం వద్ద మంగళవారం నంది తీర్థం జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన నందీశ్వరుని విగ్రహం వద్ద ప్రతి ఏటా కనుమనాడు తీర్థం జరుగుతుంది. నక్కపల్లితో పాటు, చుట్టుపక్కల గ్రామాలనుంచి వచ్చిన వారు నందీశ్వరుడ్ని దర్శించుకుని కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు.

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

- ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశం

సాక్షి,పాడేరు: ఈనెల 26న తేదీన గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అధికారులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద 74 గణతంత్ర దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సహాయ ప్రాజెక్ట్ అధికారి ప్రభాకరరావు, డీడీ కొండలరావు, డీఈవో రమేష్, వ్యవసాయ అధికారి నంద్, ఉద్యానవనశాఖ అధికారి కుమారరావు పాల్గొన్నారు.

ఆర్చరీ రికర్వ్ పోటీల్లో ఎ.కోడూరు విద్యార్థి ప్రతిభ

అండర్-9 విభాగంలో కాంస్య పతకం సాధించిన సుదేవ్


పతకాలతో సాత్విక్ సుదేవ్

కె.కోటపాడు: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆర్చరీ రికర్వ్ పోటీల్లో అండర్–9 విభాగంలో ఎ.కోడూరు గ్రామానికి చెందిన లెక్కల సాత్విక్ సుదేవ్ ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించాడు. విజయవాడలో సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఎన్‌టీపీసీ, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వోల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా ఈనెల 13,14,15 తేదీల్లో ఈ పోటీలను నిర్వహించాయి. సాత్విక్ సుదేవ్ ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని తమిళనాడు బాలుర జట్టుపై విజయం సాధించి కాంస్య పతకాన్ని సాధించాడు. ఇదే పోటీల్లో మిక్స్‌డ్(బాలురు, బాలికలు) విభాగంలో సాత్విక్ సుదేవ్ రజిత పతకాన్ని సాధించాడు.